క్లుప్తంగా

మున్సిపల్ సమావేశం రేపు

ఇచ్ఛాపురం: పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని చైర్‌పర్సన్ పిలక రాజలక్ష్మి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశానికి సభ్యులంతా విధిగా హాజరు కావాలన్నారు.

ఎంపీపీ భర్తను పరామర్శించిన దువ్వాడ


అప్పారావును పరామర్శిస్తున్న దువ్వాడ శ్రీనివాస్

టెక్కలి: అనారోగ్యంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంతబొమ్మాళి ఎంపీపీ మేరుగు రాజేశ్వరి భర్త అప్పారావును ఎమ్మెల్సీ, టెక్కలి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ బుధవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈయనతో పాటు పీఏసీఎస్ చైర్‌పర్సన్ కెల్లి జగన్నాయకులు, పార్టీ మండల అధ్యక్షుడు కె.సతీష్, ఎంపీటీసీ సభ్యుడు ఎస్.రాజు ఉన్నారు. అలాగే టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి కూడా అప్పారావుకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు.

గ్రంథాలయంలో క్విజ్ పోటీలు


టెక్కలి: క్విజ్ పోటీల్లో చిన్నారులు

టెక్కలి: వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు బుధవారం నిర్వహించారు. విశ్రాంత ఉపాధ్యాయుడు మోహన్‌రావు, గ్రంథాలయాధికారి బి.రూపావతి ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయని నిర్వాహకులు అన్నారు.

నేడు మున్సిపల్ సమావేశం

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ నెలవారీ సర్వసభ్య సమావేశాన్ని గురువారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్టు మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో జరగనున్న సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, అన్నిశాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

మృతుని కుటుంబానికి పరామర్శ


పరామర్శలో దేవదాస్‌రెడ్డి తదితరులు

కంచిలి: గోకర్ణపురం గ్రామానికి చెందిన బల్ల జగన్నాథం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. మృతుని కుటుంబాన్ని ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి బుధవారం పరామర్శించారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్ యారడి ఆనందరావు, ఎంపీటీసీ సభ్యుడు దుర్గాసి మాధవరావు, బొగాబెణి సర్పంచ్ గణప సింహాచలం ఉన్నారు.

భూసారం పరీక్షలతో మేలు

ఆమదాలవలస రూరల్: పంట పొలాల్లో భూసార పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల రైతులు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష తెలిపారు. మండలంలో నిమ్మతొర్లాడ గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భూసార పరీక్షలపై బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. భూసార పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల భూమిలో ఉన్న లోపాలను తెలుసుకుని వాటిని అధిగమించడానికి ఆస్కారం కలుగుతుందన్నారు. ఇటువంటి పరీక్షలతో రైతులకు పెట్టుబడి తగ్గించుకోవచ్చునని తెలిపారు. ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా ఇష్టానుసారంగా పంట పొలాలకు ఎరువులు వేయడం వల్ల వాటిలో ఉన్న సాంద్రత కోల్పోయి పంటలు నష్టపోతున్నాయని స్పష్టం చేశారు. భూసార పరీక్షలు నిర్వహించుకోవడంపై మట్టి నమూనాలను రైతుల నుంచి సేకరించారు. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా మట్టి పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. శాస్త్రవేత్త కిశోర్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు తిరుమలరావు, కృష్ణారావు, రైతులు పాల్గొన్నారు.

గణితంపై భయం వీడాలి

పాతపట్నం: విద్యార్థులకు గణితంపై భయవీడి మ్యాజిక్ మాథ్స్‌పై అవగాహన పెంచుకోవాలని, ప్రతీరోజు మాథ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని గణిత ఉపాధ్యాయుడు పి.ఆనందరావు అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా బుధవారం మ్యాజిక్ మాథ్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి రాజు మాట్లాడుతూ ఉచితంగా వివిధ రకాల శిక్షణ తరగతులను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు బి.బెనర్జీ, పాఠకులు పాల్గొన్నారు.

భానుడు విధించిన కర్ఫ్యూ


భానుడు బుధవారం భగభగ మండిపోయాడు. ఉదయం పది గంటల నుంచే ఎండ తీవ్రత పెరగడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి సాహసం చేయలేదు. ఎండకు తోడు వడగాడ్పులు కూడా వీయడంతో వృద్ధులు, చిన్నారులు అల్లాడిపోయారు. జన సంచారం లేకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. నిత్యం రద్దీగా కనిపించే కోటబొమ్మాళి–కొత్తపేట మెయిన్ రోడ్డు జనసంచారం లేక కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది. –కోటబొమ్మాళి

ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం


కంచిలి మండలంలోని కె.శాసనాం గ్రామంలో నూతనంగా నిర్మించిన చింతామణి అమ్మవారి ఆలయ, విగ్రహాల ప్రతిష్టా మహోత్సవాలు మూడు రోజులుగా ఘనంగా జరిగాయి. చివరి రోజున బుధవారం చేపట్టిన పూజా కార్యక్రమాల్లో ఎంపీపీ పైల దేవదాస్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ గుడ్డివద్ర వేణు, గోకర్ణపురం సర్పంచ్ యారడి ఆనందరావు, ఎంపీటీసీ సభ్యుడు దుర్గాసి మాధవరావు, బొగాబెణి సర్పంచ్ గణప సింహాచలం, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. –కంచిలి

ఔదార్యం


పలాస మండలం మాకన్నపల్లిలోని క్రీడా మైదానానికి వచ్చే వారు విశ్రాంతి తీసుకోవడానికి దాతలు బెంచీలను వితరణ చేశారు. గ్రామానికి చెందిన కొందరు తమ పేర్లతో వీటిని ఏర్పాటు చేయగా.. మరికొందరు తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. క్రీడాకారులు, అభిమానులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. – కాశీబుగ్గ

విద్యార్థులకు రుచికరమైన భోజనం

కోటబొమ్మాళి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచితో కూడిన నాణ్యమైన భోజనాలు తయారు చేసి అందించాలని ఎంఈవోలు ఎస్.అప్పలరాజు, లఖినేని విశ్వప్రతాప్ సూచించారు. కోటబొమ్మాళి మండలంలోని 106 మంది మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు వంటల తయారీపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం తయారు చేసి పిల్లలకు ఇవ్వాలన్నారు. ఆహార పదార్థాలను రుచికరంగా ఎలా తయారు చేయాలో వీడియోలను చూపించి వివరించారు. ఏజెన్సీ మహిళలకు వంటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రిసోర్సుపర్సన్లు పి.కృష్ణారావు, వి.లక్ష్మి ఉన్నారు.


కవిటి: మాట్లాడుతున్న ఎంఈవో ధనంజయమజ్జి

కవిటి: మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న జగనన్న గోరుముద్ద మధ్యాహ్నభోజనపథకం మరింత రుచిగా, శుచిగా ఉండాలని వక్తలు అన్నారు. రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు పీఎంపోషన్‌లో భాగంగా కుక్ కమ్ హెల్పర్స్ వన్డే ఓరియంటేషన్ ప్రోగ్రాం గవర్నమెంట్ ఉన్నత పాఠశాల కవిటిలో బుధవారం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి ధనుంజయ మజ్జి ఆధ్వర్యంలో స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెందాళం మల్లేశ్వరరావు, మండల రిసోర్సు పర్సన్ ఎం.రాము శిక్షణ ఇచ్చారు. ముందుగా మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వారం రోజుల మెనూ తయారు చేసే విధానాన్ని పీపీటీ, వీడియో రూపంలో ప్రదర్శించారు. 102 పాఠశాలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాల్గొన్నారు.


కోటబొమ్మాళి: శిక్షణలో పాల్గొన్న వంట ఏజెన్సీ మహిళలు, అధికారులు

ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులివే

టెక్కలి: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టెక్కలి నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు చేసిన ఖర్చుల వివరాలను స్థానిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం సహాయ వ్యయ పరిశీలకుడు కె.కుమారస్వామి బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. టెక్కలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ రూ.25,67,021, టీడీపీ అభ్యర్థి కె.అచ్చెన్నాయుడు రూ.18,44,640, కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి కృపారాణి రూ.6,76,778, బీఎస్పీ అభ్యర్థి చింతాడ శ్రీనివాస్ రూ.86,400, జేబీఎన్ అభ్యర్థి బైపల్లి పరమేశ్వరరావు రూ.95,985, స్వతంత్ర అభ్యర్థులు గెడ్డవలస రాము రూ.1,54,280, అట్టాడ రాజేష్ రూ.79,469 రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయా అభ్యర్థులు లెక్క చూపినట్లు పేర్కొన్నారు.

మోడల్ స్కూల్‌కి ఎంపికైన వారి జాబితా సిద్ధం

కంచిలి: మఠం సరియాపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో చేరేందుకు ఎంపికైన విద్యార్థుల జాబితాను పాఠశాల నోటీస్ బోర్డులో ప్రదర్శించినట్లు ప్రిన్సిపాల్ ఎస్.శివప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎంపికైన విద్యార్థులు ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్, కులధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, విద్యార్థి టీసీ, రికార్డు షీట్ పత్రాలతో ఈ నెల 30వ తేదీ నుంచి జూన్ 3వ తేదీలోపు ఉదయం తొమ్మిది గంటల నుంచి మోడల్ స్కూల్‌లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. కౌన్సెలింగ్‌కు హాజరు కాని విద్యార్థులకు కేటాయించిన సీటును రద్దు చేసి.. తర్వాత స్థానంలో ఉన్నవారికి కేటాయిస్తామని.. ఈ విషయాన్ని ఎంపికైన వారు గమనించాలన్నారు.

తెలుకుల గెడ్డ పైపు లీకేజీకి మరమ్మతులు

సోంపేట: మండలంలోని పైడిగాం చానల్ మార్గంలోని తెలుకుల గెడ్డ మదుము లీకేజీ ఏర్పడింది. గత ఖరీఫ్ సీజన్‌లో కంచిలి మండలంలోని బూరగాం, సోంపేట మండలంలోని పలాసపురం, లక్కవరం, బెంకిలి, జింకిభద్ర పంచాయతీల రైతులకు సాగు నీరు సక్రమంగా అందలేదు. సమస్య పరిష్కరించాలని కోరుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులకు రైతులు వినతి పత్రాలు అందజేశారు. అధికారులు స్పందించి ఈ ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బందులు కలగకుండా మదుము మరమ్మతులు బుధవారం చేపట్టారు. పలాసపురం సర్పంచ్ తడక జోగారావు, రైతులు పనులు పరిశీలించారు.


పనులు పరిశీలిస్తున్న రైతులు

ఓట్ల లెక్కింపులో జాగ్రత్తలు అవసరం

● ఆర్వో సుదర్శన్‌దొర

ఇచ్ఛాపురం రూరల్: ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సూపర్‌వైజర్లు, బీఎల్వోలు పాత్ర కీలకమని ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.సుదర్శన్‌దొర అన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్వోలు, సర్వేయర్లు, మాస్టర్ ట్రైనీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కచ్చితమైన, సమర్థవంతమైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన నైపుణ్యాలను ఇప్పటికే సిబ్బందికి ఇచ్చామన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపును ప్రతీ అధికారి సమన్వయంతో విజయవంతం చేయాలని అన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏ సమస్య వచ్చినా వెంటనే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలని అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఆర్‌ఓలు, ఎన్నికల పరిశీలకులకు మాత్రమే సెల్ ఫోన్ అనుమతి ఉంటుందని, మిగతా సిబ్బందికి ఉండదని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్‌గా ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్స్ వంటి వివిధ అంశాలపై తప్పని సరిగా అవగాహన ఉండాలని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ స్థాయి తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, ఎన్నికల ఉప తహసీల్దార్ బలివాడ శ్రీహరి పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న ఆర్వో సుదర్శన్ దొర

ఒకటిన వీరాంజనేయ జయంతి

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి ముత్యాలమ్మ కోనేరు సమీపంలో ఉన్న వీరాంజనేయస్వామి మందిరం వద్ద జూన్ ఒకటో తేదీన వీరాంజనేయ జయంతి కార్యక్రమం జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ ప్రకటనలో తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి పాలాభిషేకం, తొమ్మిది గంటలకు హోమం ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి, రాత్రి ఏడు గంటలకు భజన కార్యక్రమం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరు కావాలని కోరారు.

6వ తేదీలోగా ఆదర్శ పాఠశాలలో చేరాలి

సోంపేట: సోంపేట ఆదర్శ పాఠశాలలో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ ఆరో తేదీలోగా చేరాలని ప్రిన్సిపాల్ చిన్నాజీవర్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపిక జాబితాను ఈ నెల 30వ తేదీన పాఠశాల వద్ద నోటీసు బోర్డులో ఉంచుతామన్నారు. సీట్లు వచ్చిన విద్యార్థులు ఒకటి నుంచి ఆరో తేదీలోగా ప్రవేశ దరఖాస్తు, స్టడీ సర్టిఫికెట్, రికార్డ్ షీట్, ఫొటోలు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ (కేటగిరీ వారు మాత్రమే), విద్యార్థి తల్లిదండ్రుల ఆధార్ కార్డులతో హాజరు కావాలన్నారు.

ఉమామహాల్‌కు నోటీసులు

పాతపట్నం: మండల కేంద్రంలోని ఉమామహాల్‌లో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నారని, తక్షణమే నిర్మాణ పనులు ఆపాలని బుధవారం పంచాయతీ సిబ్బంది నోటీసులు అంటించారు. ఉమామహాల్‌ను రీమోడలింగ్ నిర్మాణ పనులకు పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు పొందలేదని, అందువల్ల భవన నిర్మాణ పనులు నిలుపుదల చేయమని నోటీసులు అంటించామని ఈఓ టి.కూర్మారావు తెలిపారు.

గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు

ఎచ్చెర్ల క్యాంపస్: కుశాలపురంలోని పోలమాంబ అమ్మవారు, సంత సీతారాంపురంలో అసిరితల్లి అమ్మవారికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా గ్రామాల్లో ఇళ్లన్నీ బంధుమిత్రులతో కలకలలాడాయి. ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వాహన రాకపోకలకు ఇబ్బందులు

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి కోసంగిపురం జాతీయ రహదారి వంతెన కింద ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలాస నుంచి మందస, సోంపేట, ఇచ్ఛాపురం, ఉద్దాన ప్రాంతం, జగనన్నకాలనీ వంటి ప్రాంతాలకు రాకపోకలకు కీలకమైన ప్రాంతం ఇది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ ఇక్కడ ఇష్టారాజ్యంగా నిలిపి వేస్తున్నారు. వంతెనకు ఇరువైపులా వరసక్రమంలో ఆర్టీసీ కాంప్లెక్సు కు తలపించేలా విడిచిపెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వంతెన కింద నుంచి వచ్చి లారీటైర్లు కింద ఇరుక్కుని జవాన్ మరణించిన సంఘటన ఈ ప్రాంతంలోనే జరిగింది. ఇప్పటికైనా హైవే పెట్రోలింగ్, పోలీసులు చర్యలు చేపట్టాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.


వంతెన కింద పార్కింగ్ చేసిన వాహనాలు

పనులు పూర్తి చేయాలని వినతి


పనులు పూర్తి చేయాల్సిన సందూరు–గొప్పిలి గ్రామాల మధ్య రోడ్డు

కాశీబుగ్గ: మందస మండలం సందూరు గ్రామం నుంచి మెళియాపుట్టి మండలం గొప్పిలి గ్రామాల మధ్య ఆర్అండ్‌బీ రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సింగిల్ లైన్‌గా ఉన్నటువంటి రోడ్డును డబుల్‌లైన్‌గా మార్చడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వంతెనలు నిర్మించిన ప్రాంతాలలో బిట్‌లుగా తారు వేయకుండా విడిచిపెట్టేయడంతో ఇబ్బంది పడుతున్నామని ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని లొత్తూరు, కంట్రగడ, సందూరు గ్రామస్తులు కోరుతున్నారు.

వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం


ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహిస్తున్న దృశ్యం

కవిటి: కౌమారదశలో రుతుచక్రం ప్రారంభమైననాటినుంచే యువతుల్లో వ్యక్తిగత శరీర పరిశుభ్రతతోనే వారి భవిష్యత్ జీవితానికి మంచి ఆరోగ్యాన్ని సంతరించుకోగలుగుతారని కవిటి సెక్టార్ ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పి.పల్లవి అన్నారు. బెలగాం సెక్టార్ కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్తల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఇందులో భాగంగా రుతుచక్రం ప్రారంభదశలో శానిటరీ న్యాప్‌కిన్స్ వినియోగం, పరిశుభ్రత అనే అంశంపై యువతులకు అంగన్‌వాడీ సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. జాగ్రతలు తీసుకోవడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉంటారన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది, పలువురు కళాశాల విద్యార్థినిలతో చైతన్యర్యాలీ నిర్వహించారు.

ముగిసిన అమ్మవారి ఉత్సవాలు


అమ్మవారి ఊరేగింపు యాత్రలో భక్తులు

కవిటి: మండలంలోని నెలవంక గ్రామదేవత అసిరిపోలమ్మ నవరాత్రుల ఉత్సవాలు బుధవారంతో వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా అమ్మవారిని ప్రజలంతా పెద్దసంఖ్యలో హాజరై గ్రామవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలతో భాజాభజంత్రీలతో బాణసంచాకాల్చి ఊరేగింపు చేశారు. అర్ధరాత్రి దాటాక సొంతింటిలోకి సాగనంపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.

లక్ష్యాలను సాధించాలి

● పశుసంవర్ధకశాఖ ఏడీ కరుణాకరరావు

పాతపట్నం: పశుసంవర్ధకశాఖ ఉన్నతాధికారులు 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను కచ్చితంగా సాధించాలని పాతపట్నం ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ మంచు కరుణాకరరావు సిబ్బందికి ఆదేశించారు. స్థానిక కోర్టు కూడలిలో ఉన్న పశుసంవర్ధకశాఖ ప్రాంతీయ కార్యాలయంలో పాతపట్నం, మెళియాపుట్టి మండలాల పశువైద్యులు, సిబ్బందితో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల్లో వచ్చే సీజనల్ వ్యాధులు, చిటిక వ్యాధి, జబ్బ వాపు వ్యాధి నివారణ టీకాలు పశువులకు తప్పకుండా వేయాలన్నారు. అనంతరం జిల్లా పశుసంవర్ధక సహాయకుల అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆర్.ఎల్.పురం పశుసంవర్ధక సహాయకుడు ఎస్.శ్యామ్‌సుందర్‌ను ఏడీ, పశువైద్యులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు బి.శ్రీవాణి, పి.అనిల్, కె.మౌనిక, పాతపట్నం, మెళియాపుట్టి మండలాల సిబ్బంది పాల్గొన్నారు.


శ్యామ్‌సుందర్‌ను సత్కరిస్తున్న ఏడీ, వైద్యులు, సిబ్బంది

యాజమాన్య పద్ధతులతో మేలు

బూర్జ: చెరుకు పంటలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని మండల వ్యవసాయాధికారి వి.రాజేశ్వరరావు సూచించారు. మండల కేంద్రంలో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ మండలంలో సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో రైతులు చెరుకు పంటను పండిస్తున్నారు తెలియజేశారు. బూర్జ, వావాం, గుత్తావల్లి, లాభాం, నీలాపురం, అల్లెన తదితర గ్రామాల్లో చెరుకు పంటను విస్తారంగా పండిస్తున్నారన్నారు. యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 60 టన్నుల వరకు పంట దిగుబడి సాధించవచ్చునన్నారు. సకాలంలో ఎరువులు, నీరు, అంతరకృషి వల్ల మంచి దిగుబడి సాధించవచ్చునన్నారు. సాలుకి, సాలుకి మధ్య దూరం 4–5 అడుగులు ఉండాలన్నారు. ఎకరాకు 16 వేల మూడు కళ్ల ముచ్చలు అవసరం ఉంటుందన్నారు. మమ్ము చెరుకు ప్రతీ రెండు సంవత్సరాలకు మార్చాలన్నారు. సారం తగ్గే అవకాశం ఉండటంతో నేల మార్పు అవసరమన్నారు. ఎరువులు ప్రతీ 45 రోజులకు, 90 రోజులకు క్రమ తప్పకుండా వేయాలన్నారు. నత్రజని 45, భాస్వరం 48, పొటాష్ 40 నిష్పత్తిలో ఎకరాకు వేయాలన్నారు. యాజమాన్య పద్ధతులు పాటిస్తే కనీసం 50 టన్నులు వరకు ప్రతీ ఎకరాకు పంట దిగుబడి సాధించవచ్చునన్నారు.


బూర్జలో సాగు చేస్తున్న చెరుకు పంట


ఏఓ వి.రాజేశ్వరరావు